క్లుప్తంగా

నమో తిరుమలేశా



విశేష అలంకరణలో శ్రీదేవి భూ దేవి సమేత తిరుమలేశుడు

అక్కిరెడ్డిపాలెం: షీలానగర్ ఎస్టీబీఎల్‌లోని శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో ఆదివారం తిరుమల బాలాజీకు నిత్య పూజలు విశేషంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత తిరుమలేశుడు విశేష అలంకరణలో భక్తులను కనువిందు చేశారు. శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రం ట్రస్ట్ ప్రతినిధుల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

అప్పికొండ బీచ్ శుభ్రం

పెదగంట్యాడ: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేలా అప్పికొండ బీచ్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని జనసేన 77వ వార్డు అధ్యక్షుడు కాకి బాబు చెప్పారు. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అప్పికొండ తీరాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో నక్క శ్రీను, కృష్ణ, చినబాబు, చిన్నారావు పాల్గొన్నారు.

వైభవంగా లక్ష్మీ హోమం



లక్ష్మీ హోమం చేస్తున్న రుత్వికులు

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ సెక్టార్–1లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం లక్ష్మీ హోమం వైభవంగా జరిగింది. శ్రావణ మాసం సందర్భంగా ఉదయం రుత్వికులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు భావనారాయణ స్వామి, మనోజ్ స్వామి, బాబీ స్వామి, హరి స్వామి నేతృత్వంలో హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఉక్కునగరం, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ప్రతిష్టాత్మకంగా సభ్యత్వ నమోదు



సమావేశంలో ప్రసంగిస్తున్న మాధవ్

గాజువాక: బీజేపీ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కోరారు. గాజువాకలో ఆదివారం నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఉన్నవారి సభ్యత్వాలు ఆగస్టు నెలతో పూర్తయ్యాయని, ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వాలను పునరుద్ధరించుకోవాలన్నారు. నమో యాప్, బీజేపీ డాట్ ఓఆర్జీల ద్వారా సభ్యత్వాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో నాయకులు కరణంరెడ్డి నర్సింగరావు, దీనంకొండ కృష్ణంరాజు, సిరసపల్లి నూకరాజు, పాలిమేర శ్రీను, బాల రాజేశ్వరరావు, సోంబాబు పాల్గొన్నారు.

కనకమహాలక్ష్మికి ప్రత్యేక పూజలు

దాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి అమ్మ వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు ఆదివారం 28వ రోజుకి చేరా యి. వేదమంత్రాలు, నాదస్వర సుస్వరాల మధ్య ఉదయం 8.10 గంటలకు అమ్మవారికి శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభించారు. పలువురు ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు.

ఆది దేవుడి సేవలో..

విఘ్నాలు తొలగించే గణనాథుడి సేవలో తరిస్తున్నాడు. తన కళా ప్రతిభతో ఏటా విభిన్న రూపాల్లో గణపతిని తీర్చిదిద్దుతున్నాడు. వినాయక మండపం ఏర్పాటు నుంచి ఉత్సవాల ముగింపు వరకూ అన్నీతానై నిలుస్తున్నాడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని పదేళ్లుగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు ఉక్కు కాంట్రాక్ట్ ఉద్యోగి రమేష్.



2020లో అయ్యప్పస్వామి ఆకారంలో..

- ఏటా సొంత నిధులతో వినాయక మండపం
- ఏడాదికో రూపంలో గణపతి విగ్రహం ఏర్పాటు
- తండ్రి బాటలోనే కుమారుడు రమేష్



2021లో శ్రీరంగనాథస్వామి రూపంలో..

అగనంపూడి: ఇంటికి వెయ్యి.. దుకాణాలకు రెండు వేలు.. అంటూ చందాలు లేవు.. తన సొంత నిధులతో వినాయక మండపం ఏర్పాటు చేస్తూ గణనాథుడిపై ఉన్న భక్తిని చాటుకుంటున్నారు 85వ వార్డు అగనంపూడి నిర్వాసితకాలనీ పినమడకకు చెందిన కొప్పాక రమేష్. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ తనకు ఇష్టమైన విగ్రహాలు రూపొందించే కళా నైపుణ్యానికి పదును పెడుతున్నాడు. ప్రతీ ఏటా విభిన్న రూపాల్లో విగ్రహాలను తయారు చూస్తూ భక్తిప్రపత్తులు చాటుకోవడంతో పాటు పరిసర కాలనీ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తనకు వచ్చిన జీతంలో ప్రతీనెలా కొంత మొత్తం పక్కన పెట్టి వినాయక, దేవీ నవరాత్రుల మండపాలు ఏర్పాటు చేస్తున్నారు.

తండ్రి ప్రాంభించిన కార్యక్రమానికి కొనసాగింపుగా..

తండ్రి 2000లో ప్రారంభించిన కార్యక్రమాన్ని రమేష్ 2015 నుంచి వరుసగా కొనసాగిస్తూ వస్తున్నారు. 2015లో తొండం నుంచి ఉండరాలు రావడం, 2016లో శివపుత్రుడు ఆకారంలో, 2017లో లక్ష్మీపుత్రుని రూపంలో, 2018లో శ్రీవెంకటేశ్వరుని రూపంలో, 2019లో శ్రీ వరహా లక్ష్మి నరసింహావతారంలో, 2020లో అయ్యప్పస్వామి ఆకారంలో, 2021లో శ్రీరంగనాథస్వామి వారి రూపం, 2022లో ఫలణి సుబ్రహ్మణ్యస్వామి రూపం, 2023లో పండరీపురం పాండురంగస్వామి రూపంలో ఆ ఆదిదేవున్ని రూపొందించారు. ఈ ఏడాది సుభద్ర, బలభద్రుని సహిత జగన్నాథస్వామి రూపంలో విఘ్నాధిపతిని రూపొందిస్తున్నారు. ఓ పక్క విధులు నిర్వహిస్తూ, మరోపక్క డ్యూటీ అయ్యాక మండపం ఏర్పాటు పనులను రాత్రి వేళల్లో పూర్తి చేస్తున్నారు.



2018లో శ్రీవేంకటేశ్వరస్వామి రూపంలో వినాయకుడు



2019లో వరహా లక్ష్మీనరసింహ స్వామి రూపంలో ..

వినాయకుడిపై భక్తితో...



వినాయకుడిపై భక్తితో ప్రారంభించిన కార్యక్రమాన్ని ప్రతీ ఏటా కొనసాగిస్తున్నాను. కుటుంబ సభ్యుల సహకారంతో వినాయక ఉత్సవాలు, దేవీ నవరాత్రుల ఉత్సవాలకు మండపాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నాను. నిధులకు ఇబ్బంది పడకుండా ప్రతీనెలా జీతం నుంచి కొంత మొత్తాన్ని కేటాయిస్తూ నిర్విఘ్నంగా గణపతిని వివిధ రూపాల్లో రూపొందిస్తున్నాను. కాలనీవాసులు కూడా సహకరిస్తున్నారు.

కొప్పాక రమేష్,
పినమడక, మండపాల నిర్వాహకుడు

రోడ్డు నిర్మాణంతో ఆనందం



69వ వార్డు నాతయ్యపాలెం మార్బుల్స్ షాపు పక్కనున్న రోడ్డు దుస్థితి



సాక్షి కథనం తర్వాత వేసిన రోడ్డు

సాక్షి ఎఫెక్ట్..

అక్కిరెడ్డిపాలెం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సర్వీసు రోడ్డు పక్క నుంచి నాతయ్యపాలెంలోని బంగారు మాంబ అమ్మవారి ఆలయం వరకు రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. తర్వాత ఎన్నికలు రావడంతో పాటు కొన్ని పరిణామాల మధ్య నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీనిపై పలు మార్లు సాక్షి కథనాలు ప్రచురించింది.దీంతో అధికారులు స్పందించి సుమారు రూ.19.2 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు వేశారు. స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

స్టీల్‌ప్లాంట్ భూమిలో ఆక్రమణలు

- స్పందించిన స్టీల్‌ప్లాంట్ అధికారులు
- భూమిని స్వాధీనం చేసుకునే యత్నం
- అడ్డుకున్న స్థానికులు



స్టీల్‌ప్లాంట్ అధికారులతో వాగ్వాదం చేస్తున్న స్థానికులు

పెదగంట్యాడ: భూ వివాదం రాజుకుంది. స్టీల్‌ప్లాంట్ అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ 77వ వార్డు పరిధిలోని ఇస్లాంపేట సమీపంలో నడుపూరు గ్రామ సర్వే నెంబర్ 232లో స్టీల్‌ప్లాంట్ స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఓ వ్యక్తి ఇటీవల ఆక్రమించాడు. ఆ భూమిలో ఉన్న లక్షలాది రూపాయల విలువైన చెట్లను నరికించేశాడు. ఆ భూమిని చక్కగా చదును చేయించాడు. ఆ స్థలాన్ని క్రీడా మైదానంగా తీర్చిదిద్దాడు. ఆపై మరొకరికి లీజుకు ఇచ్చేశాడు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న తతంగంపై స్థానికులు పెద్ద ఎత్తున స్టీల్‌ప్లాంట్ భూసేకరణ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో స్పందించిన స్టీల్‌ప్లాంట్ భూసేకరణ అధికారులు శనివారం పరిశీలించారు. సర్వే చేసి ఆ స్థలం స్టీల్‌ప్లాంట్‌కు చెందినది నిర్ధారించుకున్నారు. తర్వాత అక్కడ సర్వే రాళ్లు పాతించారు. ఆపై అక్కడ మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న భూ కబ్జాదారులు అధికారులను అడ్డుకున్నారు. ఆ స్థలం తమదేనంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. స్థానికులు అడ్డగించడంతో స్టీల్‌ప్లాంట్ అధికారులు వెనుదిరిగారు. ఈ స్థలం విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలి



కొండయ్యవలస మరిడిమాంబ కూడలి వద్ద మాట్లాడుతున్న నాయకులు

అగనంపూడి: జాతీయ రహదారిపై మరిడిమాంబ (ఆంజనేయస్వామి) ఆలయ కూడలి వద్ద ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని 85వ వార్డు ప్రజా సంఘాల నాయకులు కోరారు. మరిడిమాంబ ఆలయ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు పిళ్లా రవి, బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ రహదారి కూడలి సిగ్నల్ పాయింట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయని, ఈకారణంగా అగనంపూడి జంక్షన్‌లో వాహనాలు చిక్కుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. ఈ కారణంగా భారీ వాహనాలు వీధి రోడ్లలోకి ప్రవేశించి అదుపు తప్పిన వేగంతో వెళ్తుండడంతో భయాందోళన చెందుతున్నారని, ఈ విషయంలో నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ స్పందించి సమస్యను కొలిక్కి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో బలిరెడ్డి ప్రకాష్, వడ్డాది శ్రీను, బండారు చందు రమేష్, విందుల ఈశ్వరరావు, పిల్లా నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ఇలా.. కాలేజీకి వెళ్లేదెలా?



బురదమయమైన ఇస్లాంపేట జూనియర్ కళాశాలకు వెళ్లే రహదారి



అధ్వానంగా మారిన రహదారి

పెదగంట్యాడ: జీవీఎంసీ 77వ వార్డు ఇస్లాంపేట జూనియర్ కళాశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మొత్తం చిత్తడిగా మారింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసలే మట్టి రోడ్డు కావడంతో పరిస్థితి మరీ దారుణంగా ఉందని స్థానికులు, విద్యార్థులు చెబుతున్నారు. వర్షాలు పడితే చాలు ఈ రోడ్డు నరకం చూపిస్తుందని అంటున్నారు. వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయని, విద్యార్థులు కళాశాలకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని కోరుతున్నారు.

మహానేత వైఎస్ వర్ధంతి నేడు

అక్కిరెడ్డిపాలెం: మాజీ ముఖ్యమంత్రి, మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి 15వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ తెలిపారు. మింది గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురుగా ఉన్న మహానేత విగ్రహానికి మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నివాళులర్పించనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

రక్తదాన శిబిరానికి విశేషస్పందన



రక్తదానం చేస్తున్న యువకులు

గాజువాక: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, 70వ వార్డు జనసేన నాయకులతో కలిసి ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో నాయకులు గడసాల అప్పారావు, గంధం వెంకటరావు, లంకల మురళీదేవి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు



కృష్ణావతారంలో బాలుడు

అగనంపూడి: శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని 85వ వార్డు చట్టివానిపాలెంలో నిర్వహించిన ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం కృష్ణ మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన గావించారు. సాయంత్రం ఉట్ల సంబరంలో యువత, పెద్ద, పిన్నా తేడా లేకుండా పోటీ పడి పాల్గొన్నారు. అనంతరం బాలలు వివిధ వేషధారణల్లో అలరించారు. ఉత్సవమూర్తిని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లి అనుపు చేశారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు యలమంచిలి అప్పారావు, మాడిశ వెంకటరావు, కురందాసు దుర్గారావు, మొల్లి కోటేశ్వరావు, చట్టి వెంకటరమణ, మొల్లి నూకరాజు, బొట్ట అప్పలస్వామి, చట్టి మారయ్య పాల్గొన్నారు.

సంగీతం.. విశ్వవ్యాప్తం



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎం.ఎస్ఎన్.రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు

మద్దిలపాలెం: పారా... ద సుప్రీమ్ 7వ వార్షికోత్సవం కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు కళాభారతి ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ గుమ్ములూరి రాంబాబు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగీత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమ స్థాపించిన ఈ సామాజిక, సాంస్కృతిక చైతన్య గీతిక ఏడేళ్లుగా ప్రజల్లో సంగీతంపై అవగాహన, ఆసక్తి కల్పిస్తున్నాయన్నారు. గతంలో స్వచ్ఛ స్వర, స్వర 2 రాగ, స్పందన వంటి వినూత్న కార్యక్రమాలతోపాటు సంగీతానికి సంబంధించిన ఎన్నో ముఖ్య అంశాలపై శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

అలరించిన తోలుబొమ్మలాట

వేడుకల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర తోలుబొమ్మలాట బృందం ప్రదర్శించిన రామాయణంలోని మైరావణ చరిత్ర కథ ఘట్టం అందరినీ అలరించింది. తోలుబొమ్మలాటలో సంగీతంపై పరస్పర చర్చ రసవత్తరంగా సాగింది. అనంతరం నిర్వహించిన కృతి సమీక్షలో సంగీత విద్యార్థులు, రసజ్ఞులు కర్ణాటక సంగీత రచనల్లోని సంగీతం, సాహిత్యంపై విశ్లేషణాత్మక ప్రదర్శనలు చేశారు. వీరంతా బరంపూర్, ఢిల్లీ, గోరక్‌పూర్ ప్రాంతాల నుంచి రావడం విశేషం. సమీక్షలో పాల్గొన్న వారిని పంతుల రమ, పంతుల గోపాలరావులు ప్రశంసించారు. సంగీత విద్వాంసులు, సంగీత సుధానిధి గురువిల్లి అప్పన్న నాదస్వర కచేరీతో వేడుకలు ముగిశాయి. కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసుడు గురువిల్లి దుర్గారావు డోలుపై సహకరించారు.

హెల్త్ ఎడ్యుకేటర్ల నూతన కార్యవర్గం ఎంపిక



ఎన్నికైన హెల్త్ ఎడ్యుకేటర్ల కార్యవర్గ సభ్యులు

మహారాణిపేట: విశాఖ జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది. ఆదివారం విశాఖ జిల్లాలో హెల్త్ ఎడ్యుకేటర్ల ఆత్మీయ సమావేశం రేసపువానిపాలెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఆవరణలో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వలాడ శివ ప్రసాద్ (తగరంపూడి పీహెచ్‌సీ), కార్యదర్శిగా సయ్యద్ బేగం (డీఎంహెచ్‌వో), కోశాధికారులుగా పి.సుబ్బలక్ష్మి, ఆర్.రుూన్సీరాణి, ఉపాధ్యక్షుడిగా రామనాథం, జాయింట్ సెక్రటరీలుగా బి.మంగ, ఎస్.శ్రీనివాసరావుతో పాటు కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నారు.

ఈ ప్రయాణం ప్రమాదకరం

- బస్సుల్లో వేలాడుతూ పయనిస్తున్న విద్యార్థులు



చినగదిలి కూడలి మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్‌లో వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులు

ఆరిలోవ: ఆర్టీసీ సిటీ బస్‌లో ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది. అదే బస్‌లో వేలాడి ఫుట్‌పాత్‌పై ప్రయాణించడమే ప్రమాదమవుతుంది. విద్యార్థులు రోజూ ఉదయం, సాయంత్రం కళాశాలలకు వెళ్లి వస్తున్న సమయంలో ఇదే విధంగా ఫుట్‌పాత్ ప్రయాణం చేస్తున్నారు. ఆరిలోవ నుంచి కళాశాలలకు వెళ్లి వస్తున్న విద్యార్థులు సిటీ బస్‌ల్లో ఎక్కువగా ఫుట్‌పాత్‌లపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. రన్నింగ్‌లో బస్‌లు ఎక్కడం, దిగడం చేస్తున్నారు. బస్ లోపల కూర్చోవడానికి సీట్లు ఉన్నప్పటికీ, లేదంటే నిలబడేందుకు లోపల ఖాళీ ఉన్నప్పటికీ వాటిని కాదని ఫుట్‌పాత్ ప్రయాణానికే ఆసక్తి చూపుతున్నారు. ఇలా ప్రయాణించడం ప్రమాదని తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. చాలాసార్లు పలువురు విద్యార్థులు ఫుట్‌పాత్‌పై నుంచి జారిపడి గాయాలపాలైన సంఘటనలు జరిగాయి. విద్యార్థులూ ఇకనైనా ఆ ప్రయాణం మానండి, జాగ్రతగా ప్రయాణించండి అంటూ ఆర్టీసీ డ్రైవర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పాత పెన్షన్ విధానంతోనే ఉపాధ్యాయులకు మేలు



జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న టీచర్స్ ఫెడరేషన్ నాయకులు

సీతమ్మధార : సీపీఎస్ వ్యతిరేక దినాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివారం నాయకులు నిరసన చేపట్టారు. ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ 2004లో ప్రవేశపెట్టిన సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారన్నారు. గతంలో ప్రవేశపెట్టిన జీపీఎస్ పథకం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్రంలో మూడో సారి ఏర్పడిన మోదీ ప్రభుత్వం యూపీఎస్ పథకాన్ని ఉద్యోగులకు అమలు చేయాలని చూస్తుందన్నారు. సీపీఎస్, జీపీఎస్, యూపీఎస్‌లను వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకమే అమలు చేయాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రామకృష్ణారావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు ఎస్.విజయశ్రీ పాల్గొన్నారు.

యుద్ధాలు ఆగితేనే ప్రపంచ శాంతి సాధ్యం



జీవీఎంసీ గాంధీ రోడ్డులో ర్యాలీ నిర్వహిస్తున్న సీఐటీయూ నాయకులు

సీతమ్మధార : పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిలిపేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆశీలుమెట్ట, లలితా జ్యూయలర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, చేపల మార్కెట్, గుడివాడ విగ్రహం మీదుగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయని, దీనికి ప్రధాన సూత్రధారి అమెరికా సామ్రాజ్యవాదమని విమర్శించారు. యుద్ధాలు ఆపి శాంతి నెలకొల్పాలన్నారు. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించిందన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆపాలన్నారు. ప్రపంచ శాంతి కొనసాగితేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, జిల్లా నాయకులు పి.మణి, బి.జగన్, కుమార మంగళం, ఎం.సుబ్బారావు, జి.అప్పలరాజు, కె.కుమారి పాల్గొన్నారు.